ఫార్మసిస్టులపై నిర్లక్ష్యమేల!?

- ఉమ్మడి జిల్లాలో 70కి పైగా ఫార్మసిస్టు పోస్టులు ఖాళీ
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టుల కొరత
- ఉన్నవారిపైనే అధిక పనిభారం
- సక్రమంగా అమలుకాని చట్టం
- నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

7

సమ్మక్కసాగర్ బ్యారేజీ(ఫైల్)




సాగునీటి చిక్కులు 'సమ్మక్క' తీర్చేనా!?

- సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీకి చత్తీస్‌గఢ్ సానుకూలతపై హర్షం
- కాళేశ్వరం, సమ్మక్క సాగర్ కింద ఎస్సారెస్పీ-2 రెండు లక్షల ఎకరాల ఆయకట్టు
- రెండు ప్రాజెక్టుల కింద ఒకే ఆయకట్టును చూపటంపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు
- ఎన్‌వోసీ వచ్చినా.. కొత్తగా 2లక్షల ఎకరాల ఆయకట్టు చూపిస్తేనే అనుమతులు
- కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవటంతో ఎస్సారెస్పీ-2కింద సాగునీటికి కొరత
- సీతారామ ప్రాజెక్టుకొత్త డిజైన్‌లో మహబూబాబాద్, డోర్నకల్‌కు దక్కని చోటు
- పాకాల నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలను మళ్లించాలంటున్నరైతులు
- సమ్మక్క నీళ్లు ఎస్సారెస్పీ-2 స్థిరీకరణ, పాకాల-బయ్యారం కొత్త ఆయకట్టుకా..?

■ ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్

సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇవ్వడానికి చత్తీస్‌గఢ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యూసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్‌కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యూసీ కోరుతోంది. దీంతో ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు అలైన్‌మెంట్ మార్పులతో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందే పరిస్థితి లేనందున, పాకాల వరకు వెళుతున్న గోదావరి జలాలను బయ్యారం వరకు మళ్లించి కొత్తగా సమ్మక్కసాగర్‌కు ఆయకట్టును సృష్టించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సమ్మక్క నీళ్లను పాకాల నుంచి బయ్యారం మళ్లిస్తే.. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవటంతో ఎస్సారెస్పీ-2 కింద రైతులకు సాగునీటి పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో సమ్మక్కసాగర్ నీటితో ఎస్సారెస్పీ-2 ఆయకట్టును స్థిరీకరించాలా? లేక పాకాల- బయ్యారం లింకులో కొత్త ఆయకట్టు సృష్టించాలానే సందిగ్ధం అధికారయంత్రాంగంలో నెలకొంది.



ఎస్సారెస్పీ-2పై అభ్యంతరాలు

దేవాదుల ఎత్తిపోతలను పెంచేందుకు ప్రభుత్వం 2018లో తుపాకులగూడెం వద్ద గోదావరిపై సమ్మక్కసాగర్‌ను నిర్మించింది. ఈ బ్యారేజీతో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం

(మిగతా 7లో..)

సీతారామ కష్టాలను సమ్మక్క తీర్చేనా..?

భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టింది. అయితే కిన్నెరసాని అభయారణ్యం కారణంగా అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇటీవల సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాలోని బీడు భూములకు గోదావరి నుంచి నీరందే పరిస్థితి లేదు. సీతారామ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసినప్పుడు టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారానే ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించే వీలుంది. ఎలాంటి చిక్కులు లేకుండా సమ్మక్క బ్యారేజీ నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం నుంచి రోళ్లపాడుకు నీరందించి, ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సమ్మక్క సాగర్ నీరు దేవాదుల ద్వారా రామప్ప వరకు చేరుతోంది. రామప్ప నుంచి వరంగల్ జిల్లా పాకాల సరస్సులోకి మళ్లిస్తున్నారు. పాకాల నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులోకి మళ్లించి, అక్కడి నుంచి ఇల్లందులోని రోళ్లపాడు రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను మళ్లిస్తే.. సీతారామ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల మంత్రి సీతక్క, ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కొత్తగా లక్ష ఎకరాలకు వరకు సాగునీరు అందించటంతో పాటు మరో లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

గాయత్రి అలంకారంలో భద్రకాళి

సింహ, గజ వాహనంపై ఊరేగిన ఉత్సవమూర్తి



గాయత్రి అలంకరణలో భద్రకాళి దేవి

వరంగల్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు బుధవారం ఉదయం 4 గంటలకు నిత్య పూజలతో చతుష్టానార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు నేతృత్వంలో అమ్మవారికి చతుష్టానార్చన, చంద్రగంట, దుర్గార్చన నిర్వహించారు. ఉదయం 11గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. సాయంత్రం గజ వాహనంపై ఊరేగింపుతో పాటు మైసాసుర మర్ధని దుర్గార్చన నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, భద్రకాళి గుట్టపై ఉన్న శివపార్వతుల విగ్రహం చుట్టూ చెట్లు చేమలు ఉండడం వల్ల విగ్రహం భక్తులకు కనిపించడం లేదు. ఈ విషయంలో ధర్మకర్తల వినతిపై అధికారులు చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవన్‌కుమార్‌రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కూరి మయూరి రామేశ్వర్‌రావు, తొనుపునూరి వీరన్న, పాలడుగుల ఆంజనేయులు, ఆలయ సిబ్బంది కూచన హరినాథ్ పాల్గొన్నారు.

సందడిగా బతుకమ్మ

- ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి
- జీడబ్ల్యూఎంసీ ఆవరణలో కోలాహలం



బల్దియా కార్యాలయంలో బతుకమ్మలతో మంత్రి, మేయర్, కమిషనర్



గిల్లగిరుక ఆడుతున్న మంత్రి, మేయర్

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో పలువురు మహిళా ప్రముఖులు ఆడిపాడారు. గౌరమ్మను భక్తిప్రపత్తులతో కొలిచారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను చేబూని సందడి చేశారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతిబింబం అని, బతుకమ్మ పండగ పాటలు, నృత్యాలతో మహిళలు పరవశిస్తారని అన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరుపుకుంటారని అన్నారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. రంగురంగుల పూలతో బతుకమ్మను చేసుకుని గౌరవించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం ఆటా పాటలతో బతుకమ్మల వద్ద సంప్రదాయ అడుగులు వేశారు. ఈ సంబరాల్లో మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి గిల్లగిరుక ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, బల్దియా మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం..

- పాల సహకార సంఘాలకు రూ.450 కోట్ల నిధులు
- జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఎస్‌జీఎం శ్రీధర్
- ముల్కనూర్ మహిళా డెయిరీలో రాష్ట్రస్థాయి సదస్సు



సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌జీఎం శ్రీధర్

భీమదేవరపల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీలో ఎన్‌డీడీబీ 60 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి సదస్సును ముల్కనూర్ మహిళా డెయిరీలో జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. 1966లో భారతదేశం ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేదన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి జాతీయ పాడి పరిశ్రమ సంస్థను ఏర్పాటు చేసి జాతీయ పాడిపరిశ్రమ సంస్థ చైర్మన్‌గా వీజే కురియన్‌ను నియమించారన్నారు. ఆయన పాల ఉత్పత్తిలో విప్లవం తీసుకురావడంతో నేడు ఇతర దేశాలకు పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. దేశంలోని ప్రైవేట్ పాల సంఘాల నుంచి పాల సహకార సంఘాలు తట్టుకునేలా పలు పథకాలను గతంలో తీసుకువచ్చిందన్నారు. పాల వినియోగదారుడికి నాణ్యమైన, స్వచ్ఛమైన పాలను అందజేసేందుకు దేశంలోని పాల సహకార సంఘాల ఆధునీకరణకు ఈ యేడు రూ.450కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నిధులతో పాల సహకార సంఘాల్లో ఆధునిక యంత్రాలు, మార్కెటింగ్, గడ్డి గింజలు, పశువులకు అవసరమైన వైద్య సేవలు, తదితర సేవలను అందించి మేలైన పాల దిగుబడులను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నెప్ కాబ్ జాతీయ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, తెలంగాణ పాడి పరిశ్రమ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్త అమిత్‌రెడ్డి, ముల్కనూర్ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, దక్షిణ భారతదేశం ఎన్‌డీడీబీ ప్రతినిధి మేరి జాకబ్, ముల్కనూర్ డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జిల్లా పశువైద్యాధికారి రాధాకృష్ణ, నాబార్డు ప్రతినిధులు, నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్ అందక పసికందు మృతి

ఎంజీఎంలో కలకలం

వరంగల్ మెడికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఓ పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన మోక్షిత్ (రెండు నెలలు) సబ్బు నీళ్ల తాగి ఈ నెల 21న ఎంజీఎంకు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మోక్షిత్ మృతి చెందాడు. కాగా, ఆక్సిజన్ అందక తమ కుమారుడు మృతి చెందారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ ఆటో మోడ్‌లో ఉన్నదని, వెంటిలేటర్‌పై 12మంది పిల్లలు ఉన్నారని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అందరూ పిల్లలు చనిపోయేవారని స్పష్టం చేశారు. కేవలం పుట్టుకతో వచ్చిన అవలక్షణాల మూలంగానే మోక్షిత్ మృతి చెంది ఉంటాడని స్పష్టం చేశారు.

పెన్షన్లు అందించడంలో పాలకులు విఫలం

- మానవత్వం లేని కేసీఆర్, రేవంత్‌రెడ్డి
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ



పరకాలలో పెన్షన్‌దారుల సన్నాహక సభలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

పరకాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పెన్షన్లను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. అర్హత కలిగిన పది లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. నేటికీ ఆ విషయంపై రాష్ట్రప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాల నాయకులు మాట్లాడటం లేదన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్‌లో వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల నియోజకవర్గ సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. హామీలను నేటి వరకు అమలు పర్చడం లేదని పేర్కొన్నారు. సీఎం పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తే, మాజీ సీఎం కేసీఆర్ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ పొందే వారు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే కావడం వల్ల ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం లేదన్నారు. వికలాంగులకు రూ.6వేలు, మిగతా పెన్షన్ దారులకు రూ.4వేలు పెంచి అందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నేత సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి సోమన్న, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు గద్దల సుకుమార్, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి రాజు, రవీందర్, రజనికుమార్, గౌస్‌పాషా, రాజమొగిలి, చారి, రజిత, రాజు తదితరులు పాల్గొన్నారు.



ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతున్న మేయర్

అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలి

ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సుధారాణి సమావేశం

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వరంగల్ ట్రైసిటీస్‌లో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయని, అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్ఈ మహేందర్, ఈఈలు రవికుమార్, సంతోష్‌బాబు, ఇరిగేషన్ ఈఈ కిరణ్, డీఈలు శ్రీకాంత్, హర్షవర్ధన్, ఏఈ సౌజన్య పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డుకు సత్కారం



రవికుమార్ దంపతులను సత్కరిస్తున్న సీపీ

వరంగల్ క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్ పరిధిలో చాలాకాలంగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు రవికుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నాగయ్య, ఆర్ఐలు చంద్రశేఖర్, శ్రీధర్ పాల్గొన్నారు.

పేకాటరాయుళ్లపై కేసు నమోదు

కాటారం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లిలో పేకాడుతున్న ఆరుగురిని పోలీసులు మంగళవార రాత్రి అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. గ్రామంలో పలువురు పేకాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పేకాడుతున్న వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,040 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

రేపటి నుంచి బోనస్ పంపిణీ



మాట్లాడుతున్న ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26 నుంచి ముల్కనూర్ బ్యాంక్ సభ్యులకు దసరా బోనస్ రూ.3.70కోట్లు పంపిణీ చేస్తున్నట్లు బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఆయా గ్రామాల్లోని బ్యాంక్ గోదాముల్లో బోనస్‌ను రైతులకు పంపిణీ చేస్తారన్నారు. ముల్కనూర్‌లో 448 మంది సభ్యులకు రూ.34.63లక్షలు, ముత్తారంలో 114 మందికి రూ.9లక్షలు, భీమదేవరపల్లిలో 257 మందికి రూ.17.25 లక్షలు, గట్లనర్సింగాపూర్‌లో 366 మందికి రూ. 33.51 లక్షలు, కొత్తపల్లిలో 512 మం దికి రూ.47.38 లక్షలు, ఎర్రబెల్లిలో 288 మందికి రూ. 14.54 లక్షలు, గోపాల్‌పూర్ లో 217 మందికి రూ. 23.32 లక్షలు, జీల్గులలో 204 మందికి రూ.20.74 లక్షలు, కొప్పూర్‌లో 256 మందికి రూ.21.08 లక్షలు వంగరలో 186 మందికి రూ.15.83 లక్షలు, రత్నగిరిలో 203 మంది సభ్యులకు రూ.16.51లక్షలు, మల్లారంలో 351 మందికి రూ.33.58 లక్షలు, కొత్తకొండలో 241 మందికి రూ.17లక్షలు, ముస్తాఫాపూర్‌లో 295 మందికి రూ. 23.46 లక్షలు, బొల్లోనిపల్లెలో 86 మందికి రూ.7.10 లక్షలు, జగన్నాథ్‌పూర్‌లో 131 మందికి రూ.12.46 లక్షలు, రంగయ్యపల్లిలో 130 మందికి రూ.10.27లక్షలు, ధర్మారంలో 81 మందికి రూ.7.16 లక్షలు బోనస్‌ను అందిస్తున్నామని తెలిపారు.

బురద, దుర్వాసనతో ఇక్కట్లు

- చెత్త తరలింపు కేంద్రంలో సమస్యల మోత
- బురద కూపంలో ఆటోలు నడపలేమంటున్న డ్రైవర్లు
- చినుకు పడిందంటే చెత్త లోడులో నిలుస్తున్న స్వచ్ఛ ఆటోలు
- మేయర్, కమిషనర్ పర్యటించినా ఫలితం శూన్యం

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని హనుమకొండ బాలసముద్రంలోని చెత్త తరలింపు కేంద్రం (సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇటీవల వరంగల్ నగరంలో భారీగా కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం పూర్తిగా బురదమయమైంది. నిత్యం ఈ ప్రాంతంలో స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, టిప్పర్లు లోపలికి వెళ్లి వస్తుంటాయి. తరుచుగా వెళ్లి వచ్చే వాహనాల నుంచి కింద పడిపోయిన చెత్త, బురద కాస్త వర్షపు నీటిలో కలిసిపోయి ఆ ప్రాంతంలో సుమారు అర కిలోమీటరు వరకు దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో సమీప ప్రజలు పలుమార్లు మునిపల్ కార్పొరేషన్‌లో ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఈ బురదలో వాహనాలన నడపలేమంటూ మునిసిపల్ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెత్త తరలింపు ప్రక్రియ

హనుమకొండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, కాలనీల ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సేకరించిన స్వచ్ఛ ఆటోలు.. బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు వస్తాయి. ఇక్కడ నుంచి ర్యాంప్ సహాయంతో టిప్పర్లలోకి ఎక్కించి ముడి చెత్తను రాంపూర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. ఇలా ప్రతీ రోజు 400 స్వచ్ఛ ఆటోలు, 25 ట్రాక్టర్లు, 8 టిప్పర్లు ప్రతీ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు నుంచి నాలుగు ట్రిప్పుల చెత్తను ఇక్కడి నుంచి తరలిస్తారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో వాహనాలు



విరిగిపోయి ప్రమాదంగా ఉన్న ర్యాంపు

తిరగడం వల్ల లోతైన గుంతలు ఏర్పడ్డాయి. అదే విధంగా వర్షం కురిసిన సమయంలో ఈ ప్రాంతం మొత్తం చెత్తతో కూడిన బురదనీటిలో నిండి ఉంటోంది. ఈ కారణంగా రోజూ మూడు ట్రిప్పుల చెత్తను తరలించాల్సిన స్వచ్ఛ ఆటోలు.. ఒక్క ట్రిప్పు కూడా తిరగలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆటోలకు జీపీఎస్ సిస్టం అమర్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) నుంచి వీక్షించడం వల్ల ఎక్కువ చెత్తను సేకరించలేకపోతున్నామని డ్రైవర్లు వెల్లడించారు. అంతే కాకుండా స్టేషన్ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోందని కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి నుంచి సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని పలుమార్లు ధర్నాలు, వినతి పత్రాలు అందించినట్టు చుట్టుపక్కల ప్రజలు వెల్లడించారు.



బాలసముద్రం చెత్త తరలింపు కేంద్రం బురదనీటితో అస్తవ్యస్తం

పట్టింపులేని అధికారులు

వర్షపు నీరులో చెత్త కలిసి ఈ ప్రాంతంలో లిచేట్ (విషపూరిత రసాయనం)గా తయారవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది భూగర్భ జలాలను కలుషితం చేసి సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు తెలిపారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో చెత్త నుంచి వెలువడిన నీరు భూమిలో కలిసిపోయి బోర్లు, బావులలో కలిసిపోయి విషంగా మారుతోంది. 2019 నుంచి ఇప్పటి వరకు సమీప ప్రజలు చెత్త తరలింపు కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించాలని యాభైకిపైగా ఫిర్యాదులు చేసినట్టు తెలిపారు. అయినా అధికారుల తీరులో చలనం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు గత నెల మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చహత్ బాజ్‌పాయ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను సందర్శించారు. స్వచ్ఛ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆవరణతో పాటు చుట్టుపక్కల మొత్తం ప్రహరీ నిర్మించడంతో పాటు ర్యాంప్ చుట్టూ సీసీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ మునిసిపాలిటీలో కోట్ల నిధులు మూలుగుతున్నా.. ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం లేదని స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బాలసముద్రంలోని చెత్త తరలింపు స్టేషన్‌లో సీసీ రోడ్డు నిర్మించాలని డ్రైవర్లు కోరుతున్నారు.

రక్త మార్పిడిపై విచారణ

వరంగల్ మెడికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఒక రక్తానికి బదులు మరో రక్తం ఎక్కించి మహిళా రోగి జ్యోతికి సీరియస్ అయిన ఘటనపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ బుధవారం ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది విచారించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి (38) జ్వరంతో ఈ నెల 16న ఎంజీఎంలో చేరారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే రక్తం ఎక్కించాలని ఓ పాజిటివ్‌కు బదులు బిపాజిటివ్ రక్తం ఎక్కించిన విషయం తెలిసిందే. బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన విచారణ బృందం.. ఎంజీఎంలో బాధితురాలు చికిత్స పొందిన వార్డులో విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా బుధవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి విచారణ చేశారు. బ్లడ్‌బ్యాంకులో టెక్నీషియన్లు, వార్డులో ఆ రోజు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని విచారించారు. విచారణలో డీఎంతోపాటు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

రైల్వే కార్మికులకు బోనస్

కాజీపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే కార్మికులకు 78 రోజుల దసరా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ పి.రవీందర్ బుధవారం వెల్లడించారు. నాన్ గెజిటెడ్ రైల్వే కార్మికులకు 78 రోజుల వేతనానికి సమానమైన గరిష్ఠ మొత్తం రూ.17,951 చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైల్వేలో ట్రాక్ మెయింటెనెన్స్ లోకో పైలెట్లు, రైల్వే గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, సాంకేతిక నిపుణులు, సహాయకులు, పాయింట్స్ మెన్లు, మినిస్ట్రీయల్ సిబ్బంది, ఇతర సి-గ్రూప్‌తో వివిధ కేటగిరీలోని రైల్వే కార్మికులకు ఈ బోనస్ చెల్లించనున్నట్లు రవీందర్ చెప్పారు.

కోకో పిట్ యూనిట్‌ను సమర్థవంతంగా నిర్వహించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్

బాలసముద్రంలోని కంపోస్ట్ యూనిట్ పరిశీలన

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోకో పిట్ యూనిట్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హనుమకొండ 30వ డివిజన్ బాలసముద్రంలోని వర్మీ కంపోస్ట్, డీఆర్‌సీసీ, కోకో పిట్ యూనిట్, స్విమ్మింగ్‌పూల్, కంపోస్ట్ యూనిట్‌లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కోకో పిట్ యూనిట్‌లో సిబ్బంది సరిగా పనిచేయడం లేదని, వారిని అక్కడ పని చేసే సిబ్బందిని వెంటనే మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇంకా స్విమ్మింగ్ పూల్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేవని, శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్‌ల పనితీరు బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పూల్ ప్రాంతంలో చెత్తగా ఉందని, అక్కడి జవాన్‌ను వెంటనే మార్చాలని సీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.



బాలసముద్రంలోని కోకోపిట్ సెంటర్‌ను పరిశీలిస్తున్న కమిషనర్



ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్‌ను సన్మానిస్తున్న ఓబీసీ కుల సంఘాల నాయకులు

సమష్టి పోరాటంతోనే రాజ్యాధికారం

కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్

హనుమకొండ టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమష్టి కృషితో పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీభవన్‌లో ఓబీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాసుందర్‌రాజ్ యాదవ్ హాజరై మాట్లాడారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతులు ఉన్నందున ఓబీసీ ఆధ్వర్యంలో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోందన్నారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఏ పార్టీలో ఉన్నా వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సుందర్‌రాజ్ యాదవ్‌ను ఓబీసీ కుల సంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ టి.విజయలక్ష్మి, బొనగాని యాదగిరిగౌడ్, అశోక్ ముదిరాజ్, బండారి వివేకానంద, వైద్యం రాజగోపాల్, వేణుమాధవ్‌గౌడ్, తుపాకుల రవి, డాక్టర్ రాము, భిక్షపతి, క్రాంతి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

సందడిగా ఉమ్మడి జిల్లాస్థాయి వూషు ఎంపిక పోటీలు

వరంగల్ స్పోర్ట్స్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండ కాపువాడలోని లవ్లీ డాల్స్ హైస్కూల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి వూషు ఎంపిక పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన ఎంపిక పోటీలను క్రీడా పోటీల నిర్వహణ కన్వీనర్ రాయకంటి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీల్లో అర్హత సాధించి పతకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌జీఎఫ్ఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాస్థాయిలో అండర్ 17, 19 బాలబాలికల ఎంపిక పోటీల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు త్వరలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు శీలం పార్థసారథి, సంతోష్, కోచ్ ధన్‌రాజ్, అసోసియేషన్ బాధ్యులు యాకూబ్, రమేశ్, రామకృష్ణ, విజయ్‌కుమార్, సంజీవ, స్నేహిత్, రెబెక్కా, కవిత పాల్గొన్నారు.



రాష్ట్రస్థాయి వూషు పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహకులు

డెంగీతో బాలుడి మృతి



శివకుమార్ (ఫైల్)

వేలేరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన బాలుడు బక్క శివకుమార్ (11) డెంగీ బారిన పడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బక్క రాజు - మమతలకు ఒక కుమార్తె, కుమారుడు శివకుమార్ అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. ఐదు రోజుల కిందట జ్వరం బారిన పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా జ్వరం తగ్గలేదు. అక్కడే రక్త పరీక్షలు చేయించగా డెంగీ సోకినట్లు వైద్యుడు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

గ్రామంలో పారిశుధ్య లోపం వల్ల దోమలు ప్రబలి విష జ్వరాల బారిన పడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వైద్యులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

దొంగల బీభత్సం

తాళాలు పగలగొట్టి దొంగతనాలు

అడ్డొచ్చిన మనుషులపై దాడి చేస్తున్న వైనం

మామునూరు, వరంగల్ పోలీస్ డివిజన్‌లలో ఘటనలు

లక్షల్లో నగదు, ఆభరణాలతో పరారైన గుర్తు తెలియని వ్యక్తులు

బెంబేలెత్తిపోతున్న పోలీసు కమిషనరేట్‌లోని ప్రజలు

వరంగల్ క్రైం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చోరీల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను పటాపంచలు చేస్తున్నారు. పట్టుకోండి చూద్దాం.. అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సాధారణంగా పండుగ వేళలో దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ ఇంకా పూర్తిగా పండుగ సందడి మొదలు కాకముందే ముందస్తుగానే కమిషనరేట్‌లోకి దొంగలు చొరబడ్డారు. తాళాలు పగలగొట్టి చోరీ చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఎదురుతిరిగిన మనుషులపై దాడులకు తెగబడుతున్నారు. ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న సొమ్మును, నగదును దోచుకెళుతున్నారు. ఒకే రోజు మామునూరు, వరంగల్ పోలీస్ సబ్ డివిజన్‌లలో వేర్వేరు ముఠాలు చోరీలు చేశాయి. దీంతో పోలీసులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. ఈ క్రమంలో దొంగలను పట్టుకుకోవడంతో పాటు చోరీల నియంత్రణ కోసం నగర శివార్లలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.



మామునూరు డివిజన్‌ను వదలని దొంగలు

మామునూరు డివిజన్ దొంగలు అచ్చొచ్చినట్లు కనిపిస్తోంది. చోరీలు చేసుకోవడానికి ఈ డివిజన్ అనుకూలంగా ఉంటుందని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మామునూరు డివిజన్‌లోని సంగెం, గీసుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో దొంగల కన్ను పడింది. బతుకమ్మ పండుగ తొలిరోజు గీసుగొండ పోలీసుస్టేషన్ పరిధిలోని గొర్రెకుంట శివారులోని అపర్ణకాలనీలో మిట్టపల్లి సాంబయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు పడి 35 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. బొడ్డుచింతలపల్లిలో 54 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఏనుమాముల పోలీసుస్టేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో మద్దూర్ వినోద్ ఇంటి తాళాలు పగలగొట్టి 4.5 తులాల బంగారు ఆభరణాలు, 25 తులలా వెండి ఆభరణాలు, రూ.5,500 నగదు దోచుకెళ్లారు. అదే విధంగా పరకాల సబ్‌డివిజన్‌లోని ఒగ్లాపూర్, దామెరలోనూ చోరీలు జరిగాయి. ఈ యేడు ఇంకా పండుగ సందడి కాకముందే.. తాజాగా గత శనివారం గీసుగొండ మండలంలోని సింగ్యా తండాలోని స్వామి అనే వ్యక్తిపై దాడి చేసి అదే తం డాకు చెందిన భద్రమ్మను బెదిరించి 2 తులాల బంగారం చైన్, రూ. 30,000 నగదు, విశ్వనాథపురంలో రవీందర్ ఇంట్లో అరతులం బంగారం, వెండి, రూ.15వేల నగదు, భూక్య బిక్షపతి ఇంట్లో 20 తులాల వెండి, రూ. 8000 నగదు, అక్కినపల్లి ప్రదీప్ ఇంట్లో తులన్నర బంగారం, మూడు తులాల బ్రాస్లైట్, 20 తులాల వెండిని చోరీ చేశారు. సంగెం పీఎస్ పరిధిలోని రేఖ్యానాయక్ తండాలోని రాజ్‌కుమార్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు లక్షల నగదు, మూడు తులాల బంగారం, 32 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోయారు.

వరంగల్ సబ్ డివిజన్‌లో..

వరంగల్ పోలీస్ సబ్‌డివిజన్ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్‌లో కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఇంటిలో పడుకున్న మహిళ మెడలో నుంచి శనివారం రాత్రి మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు గుంజుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో వరంగల్ పోలీస్ కమిషనర్‌తో పాటు డీసీపీ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన చోరీలో పాల్గొన్న ముఠానే ఇక్కడ పుస్తెలతాడు చోరీ చేసిందని అనుమానించిన పోలీసులు.. తక్షణమే వరంగల్ కమిషనరేట్ నుంచి ఒక బృందంగా ఖమ్మంకు వెళ్లి ముఠా కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు.. ఇప్పుడు నేరుగా మనుషులపైనే దాడి చేసి ఒంటిపై ఉన్న ఆభరణాలు, ఇంట్లో నగదు, ఇతర వస్తువులను లూటీ చేస్తుండటంతో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వరంగల్ మార్కెట్ ధరలు

(రూ. వేలల్లో)

పంట	క్వింటా గరిష్ఠం	క్వింటా కనిష్ఠం
పత్తి	7350	5300
మక్కలు	1850	1521
కందులు	5390	3022
పెసళ్లు	3790	3022
పల్లికాయ (సూక)	6260	3500
పల్లికాయ (పచ్చిది)	4400	2400
పసుపు (కాడి)	11522	7889
పసుపు (గోల)	9500	8996
తేజ మిర్చి	12000	9500
తేజ ఏసీ	-	-
వండర్‌హాట్	-	-
వండర్‌హాట్ ఏసీ	16500	12000
యూఎస్341ఏసీ	14700	9000
దీపిక	-	-
సింగిల్‌పట్టి ఏసీ	-	-
తాలు మిర్చి	6000	4000

- వరంగల్ వ్యవసాయం

ఫార్మసిస్టులపై నిర్లక్ష్యమేల!?

- ఉమ్మడి జిల్లాలో 70కి పైగా ఫార్మసిస్టు పోస్టులు ఖాళీ
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టుల కొరత
- ఉన్నవారిపైనే అధిక పనిభారం
- సక్రమంగా అమలుకాని చట్టం
- నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

హనుమకొండ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫార్మసిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోగికి మందులు అందజేయడం మొదలు పెట్టినప్పటి నుంచి రోగం నయం అయ్యే వరకు ప్రతీ దశలోనూ ఫార్మసిస్టు కీలక పాత్ర పోషిస్తారు. పరిశోధనలు చేసి ఔషధాలను కనిపెట్టే వారు, వాటిని తయారు చేసేవారు, ప్రజలకు చేరవేసే వారు, ఔషధ గుణాలను రోగికి వివరించి సలహాలు సూచనలు అందించే మెరుగైన వైద్యవనరులుగా ఫార్మసిస్టులను వినియోగించుకోవలసిన ప్రభుత్వాలు వారి విషయంలో చిన్నచూపును ప్రదర్శిస్తున్నాయి.

మందుల కొరత

ప్రభుత్వ ఆస్పత్రుల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, బస్తీ దవాఖానాలలో తీవ్రమైన మందుల కొరత ఉంది. రోగు లు బయట మందులు కొనుక్కోవలసిన పరిస్థితి ఉంది. రోగులు ఇందుకు ఫార్మసిస్టులను బాధ్యులను చేస్తూ వారిపై దూషణలకు దిగుతుండడం తరుచూ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మందులు ఉన్నా ఇవ్వడం లేదన్న కోపంతో వారిపై దాడు లు జరిగిన ఉందంతాలు కూడా ఉన్నాయి. మందుల కొరతను నివారించడంలో ఫార్మసిస్టులకు వైద్యులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వీరితో కొరవడిన సమన్వయం ఫార్మసిస్టులను ఇబ్బందుల పాలు చేస్తోంది. కమ్యూనిటీ ఫార్మసీలలో రోగులు ఎదుర్కొనే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో ఫార్మసిస్టులకు శిక్షణ, వనరులు అవసరం. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.



అర్హులెక్కడ?

ఉమ్మడి జిల్లాలో 2400 రిటేల్ మెడికల్ షాపులు, 450 మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అర్హులైన ఫార్మసిస్టులు ఉండడం లేదు. నిబంధనల ప్రకారం వారి సర్టిఫికెట్ల ఆధారంగానే లైసెన్సులు తీసుకుంటున్నారు. పేరుకు షాపుల్లో గోడలపై సర్టిఫికెట్లు దర్శనమిస్తున్నాయి కానీ.. అందులో వారు ఉండడం లేదు. ఇది ఫార్మసీ చట్టానికి విరుద్ధం. ఒక ఫార్మసిస్టు తన సర్టిఫికెట్‌ను అనధికారికంగా ఇంకొకరి దగ్గర కుదువ పెట్టరాదు. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. మందుల షాపులు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు లైసెన్సుడు ఫార్మసిస్టులను తగిన వేతనంతో ఉద్యోగాల్లో పెట్టుకుంటే చాలా వరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది.

పదినెలవుతున్నా ఫలితాలేవి?

రాష్ట్రవ్యాప్తంగా 700 ఫార్మసిస్టుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కిందటేడు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 98 పోస్టులు ఉన్నాయి. పరీక్షలు పూర్తయినా ఇంత వరకు ఫలితాలను ప్రకటించలేదు. పరీక్ష రాసిన నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంత మంది కోర్టుకు వెళ్లడం వల్ల ఫలితాల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నా ఈ విషయంలో ప్రభుత్వం తన వంతు చొరవ చూపడం లేదు.

డైరెక్టర్ పోస్టు భర్తీ ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ పోస్టు ఆంధ్రకు వెళ్లింది. తెలంగాణలో ఈ డైరెక్టర్ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఎంతో కాలం తర్వాత డైరెక్టర్ పోస్టు మంజూరైనా భర్తీ మాత్రం జరగలేదు. ఇతరులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించి నెట్టుకువస్తున్నారు. అన్ని అర్హతలున్న, ఫార్మసిస్టు నిపుణులను డైరెక్టర్‌గా నియమించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 71 డ్రగ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు.

పెద్ద సంఖ్యలో ఖాళీలు

ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలలో ఫార్మసిస్టుల కొరత తీవ్రంగా ఉంది. పెద్ద సంఖ్యలో ఫార్మసిస్టుల ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్టులు లేని చోట డాక్టర్లు, చివరికి నర్సులే ఫార్మసిస్టుల అవతారం ఎత్తి రోగులకు మందులను అందజేస్తున్నారు. రోగుల సంఖ్యకు సరిపడే ఫార్మసిస్టులు లేకపోవడం వల్ల ఉన్నవారిపైనే అధిక పని భారం పడుతోంది. ఆస్పత్రుల్లోని మందుల కౌంటర్లలో అత్యవసర రోగులకు అవసరమైన మందులను అందచేయడానికి నైట్ డ్యూటీలో ఫార్మసిస్టులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్ల పోస్టుల ఖాళీ వల్ల నైట్ డ్యూటీలో ఫార్మసిస్టులు లేక రోగులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఫార్మసీ వృత్తి ప్రాధాన్యతను గుర్తించాలి



ప్రజారోగ్య సంక్షేమంలో కీలకమైన ఫార్మసీ వృత్తి ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలోని ఫార్మసిస్టుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఫార్మసిస్టుల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. ఫార్మసీ కోర్సుపూర్తి చేసినవారికి ఫార్మసీ కళాశాలల్లో బోధన సిబ్బందిగా, డ్రగ్ కంట్రోల్ శాఖలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లుగా, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లలో అసిస్టెంట్లుగా ప్రభుత్వం నియమించాలి. ఫార్మసీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. ఫార్మసిస్టుల పోస్టుల పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలి. మెరిట్ అభ్యర్థులతో నియామకాలు చేపట్టాలి.

ఉప్పు భాస్కర్‌రావు,
రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు



పర్వతగిరిలో ఎర్రబెల్లికి తమ బాధలు చెప్పుకుంటున్న మహిళా రైతులు

రైతుల బాధలు కనిపించడం లేదా?

మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం

పర్వతగిరి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రికి రైతుల బాధలు కనిపించడం లేదా? అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంపై అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పర్వతగిరి మండల కేంద్రంతోపాటు కల్లెడ పీఏసీఎస్ వద్ద రైతుల దీనస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల గోడును విని ధైర్యం చెప్పారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లు కట్టి యూరియా కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే..

పర్వతగిరిలోని తన నివాసంలో దయాకర్‌రావు మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పట్ల సైతం మేధావులు, యువకులు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.

అనంతరం పర్వతగిరిలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, లునావత్ పంతులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోయినపెల్లి యుగేందర్‌రావు, గోనె సంపత్, దేవేందర్, రాజు, శ్రీనివాస్, వెంకన్న, మాధవరావు, శ్రీను, జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పరామర్శలు...

రాయపర్తి (ఆంధ్రజ్యోతి): మండలంలోని సూర్యతండాలో యూరియా క్యూలైన్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన మునావత్ మాంజ్యా నాయక్‌ను బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం పెర్కవేడు గ్రామంలోని గుంటూరుపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాకినేని వీరయ్య అనారోగ్యంతో మరణించగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

సూర్యతండాకు చెందిన లైన్‌మన్ మునావత్ హన్మంత్ విధుల్లో ఉండగా జరిగిన ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతుండగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మాజీ జట్పీటీసీ రంగు కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, పూస మధు తదితరులు పాల్గొన్నారు.

పృథ్వీకి ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు

రాష్ట్రపతి నుంచి స్వీకరణ

డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా), సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : డోర్నకల్ పట్టణానికి చెందిన వర్ధమాన సినీ కళాకారుడు ఉప్పరి పృథ్వీకి జాతీయ స్థాయిలో ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు వరించింది. ఈ అవార్డును ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. పృథ్వీ తండ్రి శేఖర్ డోర్నకల్‌లో కుంగ్‌ఫూ మాస్టర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు.

ఈ కళ ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించిన ఆయన అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలుగు సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ.. పలు చిత్రా ల్లో పాత్రలు పోషించారు. ఈ క్రమంలో తన కుమారుడు పృథ్వీకి కుంగ్‌ఫూలో శిక్షణ ఇచ్చారు. తన తండ్రి దగ్గర మెళకువలు నేర్చుకున్న ఆయన పలు సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.

ఇటీవల ప్రకటించిన జాతీయ ఉత్తమ స్థాయి చిత్రాలలో ఒకటైన 'హనుమాన్' చిత్రంలో పృథ్వీ నటించడంతో పాటు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. దీంతో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డోర్నకల్ ప్రాంత వాసులు పృథ్వీకి అభినందనలు తెలిపారు.



రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకుంటున్న డోర్నకల్‌కు చెందిన ఉప్పరి పృథ్వీ

ఫోన్‌లోనే బిల్డ్‌నౌ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు

- కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి
- కుడా కార్యాలయంలో అవగాహన కార్యక్రమం

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఇండ్లు నిర్మించుకునే వారు ఫోన్‌లోనే బిల్డ్‌నౌ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో కుడా వైస్ చైర్‌పర్సన్ చహత్ బాజ్‌పాయ్, కుడా సీపీవో అజిత్‌రెడ్డితో పాటు 120 గ్రామాల ఆర్‌ఐలు, పంచాయతీ సెక్రెటరీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. బిల్డ్‌నౌ యాప్ ఏఐ సిస్టం ద్వారా భవన అనుమతులు నిమిషాల్లో పొందే విధంగా రూపొందించామ న్నారు. అధికారుల జోక్యం లేకుండా పారదర్శకతతో అనుమతులు జారీ చేస్తామన్నారు. దరఖాస్తుదారులు కార్యాలయా నికి రాకుండా ఇండ్ల వద్ద నుంచే అనుమతులు పొందవచ్చన్నారు. వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తూ వినియోగదారులు దరఖాస్తుల స్టేటస్‌లు తెలుపుతుందని అన్నారు. మారుతున్న సాకేంతికతకు అనుగుణంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేందుకు బిల్డ్‌నౌ యాప్‌ను రూపొందించామన్నారు. అదే విధంగా ఇంటి స్థలం 75 గజాలలోపు ఉంటే దరఖాస్తును సమర్పించిన వెంటనే అనుమతులు జారీ అవుతాయన్నారు. టీడీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపకశాఖ, నీటి పారుదల శాఖ, రెవెన్యూ తదితర శాఖలన్నింటినీ బిల్డ్‌నౌ యాప్‌కు అనుసంధానం చేశామని వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుడా సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి

పథకాలు, పనులు అమ్ముకున్న చరిత్ర రాజయ్యది

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- చిలుపూర్‌లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

చిలుపూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గత పదిహేనేళ్ళుగా నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి పనులు, పథకాలను అమ్ముకున్న చరిత్ర మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో రూ. 53 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన అనతికాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. రైతు రుణమాఫీతో పాటు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్‌కార్డుల జారీ, రైతుభరోసా, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకా లను అమలు చేస్తున్న తీరు దేశానికే మార్గదర్శకమన్నారు. కేవలం 21 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ.1025 కోట్లను మంజూరు చేయించానన్నారు. కార్యక్రమంలో చిలుపూర్ గుట్ట దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, మార్కెట్ చైర్మన్ లావణ్యరెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎమ్మార్వై అర్జున్, గడ్డమీది సురేశ్, రత్నాకర్‌రెడ్డి, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, బొమ్మిశెట్టి బాలరాజు, ఎమ్డీ షకీల్, ఏడవెళ్ళి మల్లారెడ్డి, తాళ్ళపల్లి సమ్మయ్య, జీడి ఆనందం తదితరులు పాల్గొన్నారు.

తాటికొండలో వనిత టీస్టాల్ ప్రారంభం

స్టేషన్‌ఘన్‌పూర్ (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక అభివృద్ధితోనే సమాజంలో నేడు కుటుంబాలు జీవిస్తున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం మండలంలోని తాటికొండ గ్రామంలో ఇందిరా మహిళశక్తి కార్యక్రమంలో భాగంగా కుంబోజు మదుమాల-రాజు దంపతులు ఏర్పాటు చేసిన వనిత టీస్టాల్‌ను కడియం ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఏడు ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఏడు మండలాలకు ఏడు పెట్రోల్ పంప్‌లను మహిళా సంఘాలకు ఇచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, మార్కెట్ చైర్‌పర్సన్ జూలకుంట్ల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి, బేతి జయపాల్ రెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు బేతి మంజుల, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శిరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



చిలుపూర్‌లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

భళా పోలీస్!

- ఐనవోలు మండలంలో వినూత్న కార్యక్రమం
- ద్విచక్ర వాహనాలపై గస్తీ తిరుగుతూ ప్రజలతో మాటామంతీ
- పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచన
- వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు...

ఐనవోలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని ఐనవోలు మండలంలో పోలీసులు బుధవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశ్యంతో గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై గస్తీ తిరుగుతూ భరోసా కల్పించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. నేరాలపై అప్రమత్తంగాఉండాలంటూ అవగాహన కల్పించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకొని ఆనందంగా గడపాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ నేతృత్వంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్, పోలీసు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ ఆయా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో మాట్లాడుతూ పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేశారు. రాజకీయ పార్టీల నాయకులు వివాదాలకు తావులేకుండా పండుగలు జరుపుకోవాలని కోరారు. పండుగల్లో రాజకీయాలు చేసి గొడవలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పండుగల వేళ చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి గ్రామంలో ప్రవేశ మార్గాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను యువతకు వివరించారు. సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. గస్తీ సందర్భం గా వివిధ గ్రామాల్లో బతుకమ్మలు ఆడే స్థలాలను పరిశీలించారు. కాగా, పోలీసులు ఈ చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



నందనంలో గ్రామస్తులతో మాట్లాడుతున్న మామునూరు ఏసీపీ వెంకటేష్, సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్

సాగునీటి చిక్కులు 'సమ్మక్క' తీర్చేనా!?

(5వ పేజీ తరువాయి)

ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్నాళ్లు కొర్రీలు పెట్టిన చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవలే సానుకూల వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దేవాదులు మూడు దశల పనులు పూర్తి కావస్తుడటంతో పాటు భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించటంతో దేవాదుల కల సాకారం అవుతుందనే ఆనందం రైతుల్లో వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సాగునీటిపై కొత్త చిక్కులు తెరపైకి వస్తున్నాయి. సమ్మక్కసాగర్ నుంచి 2,51,310 హెక్టార్లకు సాగునీటితో పాటు ఎస్సారెస్పీ ఫేస్-2లో 1,78,000హెక్టార్ల (4.45 లక్షల ఎకరాలు) ఆయకట్టును స్థిరీకరించనున్నట్లుగా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అయితే ఇదే ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రభుత్వం చూపించింది. ఎస్సారెస్పీ-2 పరిధిలోని ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు, సమ్మక్కసాగర్‌లకు రెండింటికి డీపీఆర్‌లో చూపించటంపై కేంద్ర జలవనరుల సంఘం అభ్యంతరాలు తెలిపింది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టును కాళేశ్వరం ప్రాజక్టుకే పరిమితం చేస్తే, సమ్మక్కసాగర్ సంబంధించిన ప్రాజెక్టు ప్రయోజనాల వ్యయం(కాస్ట్ బెనిఫిట్‌రేషియో) తగ్గుతోంది. ప్రస్తుత డీపీఆర్‌లో ఒక రూపాయి ఈ ప్రాజక్టుపై ఖర్చు చేస్తే.. కొత్త పాత ఆయకట్టుల ద్వారా రూ.1.67 లాభం వస్తుందని సీడబ్ల్యుసీకి తెలిపారు. కానీ ఎస్సారెస్పీ-2 ఆయకట్టును తొలగిస్తే రూపాయిన్నర ఖర్చుకు రూపాయి వరకు కూడా ప్రయోజనం కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సమ్మక్క బ్యారేజ్ కింద కొత్తగా రెండు లక్షల ఆయకట్టును చూపాలంటూ కేంద్ర జల సంఘం సూచించింది.

ఎస్సారెస్పీ-2 ఆయకట్టుకు నీటి కష్టాలేనా..?

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు రెండు దశల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4.74లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ-1 కింద 3,64,078 ఎకరాల్లో, ఎస్సారెస్పీ-2 కింద 1,09,512 ఎకరాల ఆయకట్టు ఉందని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ ఆయకట్టును స్థిరీకరిస్తున్నట్లుగా గత ప్రభుత్వం కేంద్ర జలమండలికి నివేదిక ఇచ్చింది. అయితే సమ్మక్కసాగర్ నిర్మాణంతో దేవాదుల ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టును ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో ఎస్సారెస్పీ-2 కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం సీడబ్ల్యుసీకి డీపీఆర్‌లో చూపించింది. రెండు ప్రాజెక్టుల కింద ఎస్సారెస్పీ ఆయకట్టును చూపించటంతో సీడబ్ల్యుసీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో కొత్తగా పాకాల-బయ్యారం- రోళ్లపాడు వరకు సమ్మక్కసాగర్ నీటిని ఎత్తిపోయాలని ప్రభు త్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాలోని రైతులకు ప్రయోజనం చేకూరుతందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీ-2 కింద ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పెట్టింది. రెండేళ్లుగా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయటం లేదు. ఎస్సారెస్పీ-2 కింద ఉన్న సమ్మక్కసాగర్ నీటిని పాకాల- బయ్యారం మళ్లిస్తే.. తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో 44,942 ఎకరాలు, వర్ధన్నపేటలో 9,012 ఎకరాలు, డోర్నకల్‌లో 55,558 ఎకరాలకు ఎస్సారెస్పీ-2 ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టే సూచనలు కనిపించటం లేదని, దీంతో ఎస్సారెస్పీ-2 కింద 1,09,512 ఎకరాల ఆయకట్టుకు మళ్లీ కరువు వస్తుందనే ఆవేదనలో రైతులు ఉన్నారు. దీంతో సీడబ్ల్యుసీ అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి ఎస్సారెస్పీ-2 ఆయకట్టుకు నీటిని మళ్లించాలా? లేక కొత్త ఆయకట్టు కోసం పాకాల- బయ్యారం వరకు సమ్మక్కసాగర్ నీటిని ఎత్తిపోసేలా కొత్త డీపీఆర్‌ను తయారు చేయాలా అనే సందిగ్ధం అధికారుల్లో నెలకొంది.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నగరిగారి ప్రీతమ్

వడ్డెపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నగరిగారి ప్రీతమ్ అన్నారు. బుధవారం హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్‌లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి నివాసంలో ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, వడ్డెపల్లి దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాళ్లపెల్లి రవీందర్, గొర్రె మధు, దొమ్మాటి రాజు తదితరులు పాల్గొన్నారు.


భవానీనగర్‌లో ప్రీతమ్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు


మడికొండలో బతుకమ్మ, దసరా ఉత్సవాల పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నాగరాజు

పండగలకు ప్రభుత్వం పెద్దపీట

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు

మడికొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పండగలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థాన భూమి సర్వే నంబర్ 1074 అయోధ్యపురం రోడ్డులో 3 ఎకరాల భూమిని బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాన్ని బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి రామలీల మైదానంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కాజీపేట మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ బిల్లా రవీందర్, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘుచందర్, రామాలయ చైర్మన్ పల్లపు అర్జున్, నాయకులు వస్కుల నాగరాజు, కుర్ల మోహన్, బైరి లింగమూర్తి, వస్కుల శ్రీను, బైరి రజినివేణు తదితరులు పాల్గొన్నారు.

జేడీ బాల భాస్కర్‌కు అభినందనల వెల్లువ

వడ్డెపల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ బాల భాస్కర్‌ను హైదరాబాద్‌లోని కళాశాల విద్య కార్యాలయంలో వడ్డెపల్లి పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళిగౌడ్ బుధవా రం మర్యాదపూర్వకంగా కలిశారు. బాలభాస్కర్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రమౌళిగౌడ్ మాట్లాడుతూ.. పిం గిళి కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఉన్నారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష

వరంగల్ క్రైం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 13మందిని బుధవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఎ.వేణుగోపాల్ ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి.సీతారెడ్డి తెలిపారు. మిగతా 11 మందికి రూ.14,700 జరిమానా విధించారన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని ఐదుగురికి రూ.3,000, వాహనాలు నడపుతున్న నలుగురు మైనర్లకు రూ.2,000 జరిమానా విధించారన్నారు.

టీషర్ట్స్ అందజేత


రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహకులు

వరంగల్ స్పోర్ట్స్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ బుధవారం క్రీడాకారులకు టీషర్ట్స్ అందజేశారు. నెల రోజులుగా జేఎన్ఎస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రాతినిత్యం వహించడానికి కసరత్తు చేస్తున్న కబడ్డీ క్రీడాకారులను జేఎన్ఎస్ కబడ్డీకోర్టును సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ అశోక్ కుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కార్యదర్శి సారంగపాణి, అసోసియేషన్ బాధ్యులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, దేవేందర్, వెంకటస్వామి పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రాంనగర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా నేడు సోమిడి సబ్‌స్టేషన్ పరిధిలోని కాజీపేట రైల్వేస్టేషన్, కాజీపేట మెయిన్‌రోడ్డు, జూబ్లీమార్కెట్, మజీద్ ఏరియాలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా జరగదని డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు.

చోరీల నియంత్రణకు పోలీసుల చర్యలు


రాత్రి వేళ గస్తీ కాస్తున్న పోలీసులు

మడికొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పలు గ్రామాల్లో దొంగలు వరుస దోపిడీలు చేయడంతో పాటు ప్రతిఘటించిన వారిపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో బుధవారం పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. దొంగలు ఎక్కువగా గ్రామాల శివారులోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నందున పండగల సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచకూడదని తెలిపారు. అలాగే స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నిఘా పెడతామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 8712685009, 8712685248 నెంబర్లకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.

మహిళలకు దసరా కానుక ఇవ్వాలి

హసన్‌పర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలకు బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేవలం పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే కాకుండా మహిళలందరికీ చీరలు ఇచ్చి వారిని గౌరవించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో దొమ్మాటి ప్రవీణ్‌కుమార్, కౌసల్య, రమ, అక్షయ పాల్గొన్నారు.

జల దిగ్బంధంలో ఇందిరమ్మ కాలనీ


వర్షపు నీటిలో ఇందిరమ్మ కాలనీ

జూలైవాడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షానికి 49వ డివిజన్‌లోని ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది. మూడు రోజులుగా కాలనీ వాసులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ కాలనీలో సుమారు 300కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరడంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కాలనీ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా హుషారుగా బతుకమ్మల సందడి


ఎస్‌వీఎస్ కళాశాలలో బతుకమ్మలతో తరలివస్తున్న ఎర్రబెల్లి సువర్ణ



బతుకమ్మ ఆడుతున్న మహిళలు

హనుమకొండ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న ప్రారంభమైన బతుకమ్మల పర్వం బుధవారం నాలుగో రోజుకు చేరింది. ప్రతిచోట మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ తెలంగాణ సాంస్కృతిక పర్వం ఔన్నత్యాన్ని చాటుతున్నారు. బుధవారం రాత్రి హనుమకొండ ఏకశిలా పార్కు రామాలయంలో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. జిల్లా అధ్యక్షుడు పరాంకుశం గిరిధర్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హరిపురం సునంద, ఉపాధ్యక్షురాలు యడుగిరి నిర్మల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు కూడా ప్రదానం చేశారు.

ఏకశిల కళాశాలలో బతుకమ్మ వేడుకలు

రాంనగర్ : ఏకశిల జూనియర్ కళాశాలలో బుధవారం నాలుగో రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌వీఎస్ కళాశాలలో..

హసన్‌పర్తి: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని ఎస్‌వీఎస్ విద్యా సంస్థల వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ అన్నారు. భీమారం ఎస్‌వీఎస్ కళాశాల కన్వెన్షన్ హాల్‌లో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు బతుకమ్మలతో తరలి వచ్చి ఆడిపాడారు. సువర్ణ బతుకమ్మ వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎస్‌వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు మాట్లాడు తూ.. మన ఔన్నత్యాన్ని విద్యార్థులకు తెలియజేయడమే కాకుండా వాటిని ఆచరించేలా కళాశాలలో వి ద్యార్థులతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్ విద్యా సంస్థల అధ్యాపకులు, సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు కమిషనరేట్‌లో..

వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఆయన సతీమణి డాక్టర్ దీప్తి హాజరై పోలీస్ సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాట లకు అనుగుణంగా కోలాటం వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు సీపీ దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్‌తో పాటు ఏఆర్ అదనపు డీసీపీ, ఏసీపీలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.


బతుకమ్మ ఆడుతున్న మహిళా సిబ్బందితో సీపీ దంపతులు

సురక్షిత డ్రైవింగ్ పద్ధతులతో ప్రమాదాల నివారణ


సమావేశంలో మాట్లాడుతున్న స్వప్న

హసన్‌పర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సురక్షిత డ్రైవింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సైకాలజిస్టు మోటివేటర్ స్వప్న అన్నారు. మండలంలోని అనంతసాగర్ సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కళాశాల బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.రాజశ్రీరెడ్డి అధ్యక్షతన కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె.మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సేవ, దేశభక్తి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏవో వేణుగోపాలస్వామి, కళాశాల బస్ డ్రైవర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

గాయత్రి మాతగా అమ్మవారు

3వ రోజుకు చేరిన శరన్నవరాత్రి పర్వం

హనుమకొండ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో మూడోరోజు అమ్మవారిని గాయత్రిమాతగా అలంకరింపజేశారు. యాగశాలలో మహాచండీయాగం నిర్వహించారు. గాయత్రి అలంకరణలో ఉన్న అమ్మవారిని సందర్శించిన భక్తులకు సకలవిద్యలు, సంప్రాప్తించడంతోపాటు తేజోమయమైన బుద్ధి కలిగి అజ్ఞానం తొలగిపోతుందని, గాయత్రి ఉపసన ఫలితం దక్కుతాయని గంగు ఉపేంద్రశర్మ వ్యాఖ్యానించారు. అనంతరం నిత్యాన్నదానం విశేషంగా జరిగింది. సాయంత్రం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ గాయకుడు, అన్నమాచార్య విద్వాంసుడు సూత్రపు అభిషేక్ బృందంతో భక్తిపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హనుమకొండలోని రెడ్డికాలనీ, కుమార్‌పల్లి, లష్కర్‌బజార్, కొత్తూరు, గుడిబండల్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై మూడోరోజు అమ్మవారిని గాయత్రిమాతగా అలంకరింపజేసి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డికాలనీలో భారీ సైజులో ఏర్పాటు చేసిన అమ్మవారిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పద్మాక్షి ఆలయంలో కూడా ఆలయ ప్రధాన అర్చకుడు నాగిళ్ల శంకర్‌శర్మ అవధాని ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.


రుద్రేశ్వరాలయంలో గాయత్రీమాతను కొలుస్తున్న భక్తులు

ప్రపంచ రేబిస్ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ


రాబిస్ దినోత్సవ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ కలెక్టరేట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రేబిస్ దినోత్సవ (ఈనెల 28వతేదీన) వాల్‌పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని పెట్ పార్కులో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రేబిస్‌పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యాంటీరేబిస్ వ్యాక్సిన్‌ను తయారుచేసిన లూయి పాశ్చర్ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ రాబిస్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణలో రేబిస్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవగాహన సదస్సులో పెంపుకు కుక్కలకు, పెంపుడు పిల్లులకు ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకాలను వేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామన్నారు. అలాగే జులై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రతీ పశువైద్యశాలలో ఈ టీకాల డ్రైవ్‌ను చేపట్టి కుక్కలు, పిల్లులకు ఉచిత టీకాలు వేస్తామని, అలాగే ప్రతీరోజు ప్రతీ పశువైద్యశాలలో ఉచిత టీకాలను వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.రాధాకిషన్, డాగ్‌బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడే దేవేందర్, మారుతి, శ్రీను, శ్రీకాంత్, గౌతం, సాయి, అయ్యప్ప, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు సత్వర పరిష్కారం చూపాలి

తహసీల్దార్ కార్యాలయ తనిఖీలో ఏజేసీ వెంకట్‌రెడ్డి

హసన్‌పర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మండిపడ్డాడు. బాధితులకు సత్వర న్యాయం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తహసీల్దారు, సిబ్బందిని మందలించారు. భూభారతి దరఖాస్తుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూభారతి దరఖాస్తులపై నిబంధనల మేరకు విచారణ చేసి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్, నాయబ్ తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


భూభారతి దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి

మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలి

హనుమకొండ టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉద్యమకారుల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతోపాటు రూ.25వేల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 శాతం ఉద్యమకారులపై కేసులు ఎత్తివేశారని సాంకేతిక కారణాలతో ఉద్యమకారులపై పెండింగ్ కేసులు ఉన్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసులు ఎత్తివేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రకటనలో కోరారు.

వికాస్‌నగర్‌లో శ్రీకృష్ణ క్లినిక్ ప్రారంభం

వరంగల్ మెడికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ వికాస్‌నగర్ కాలనీలో బుధవారం శ్రీకృష్ణ క్లినిక్‌ను 57, 59వ డివిజన్ల కార్పొరేటర్లు నల్ల స్వరూపరాణి సుధాకర్‌రెడ్డి, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ అల్లం, డాక్టర్ సాయిశ్రీ, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పులి వీరారెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బాసెట్టి మల్లయ్య, అల్లం మల్లికార్జునరావు, రాధారపు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీనియర్ డీఈఈ హరికృష్ణకు పుష్పగుచ్ఛం ఇస్తున్న కార్మికులు

రైల్వే కార్మికులు విధులను బాధ్యతగా నిర్వర్తించాలి

కాజీపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే కార్మికులు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని డీజిల్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ హరికృష్ణ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్ సీనియర్ డీఈఈగా హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చాంబర్‌లో రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు బుధవారం హరికృష్ణను సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తనకు కార్మికుల సహరించాలని కోరారు.కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు వేద ప్రకాష్, గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, తిరుపతి, యాదగిరి, శ్రీనివాస్, రవీందర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.



స్టడీ టూర్‌కు వెళుతున్న దృశ్యం

శాస్త్రమిత్ర స్టడీ సర్కిల్ విజ్ఞాన యాత్ర

హనుమకొండ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమకాలీన సామాజిక అంశాలపై చర్చించి జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడానికి ఏర్పడిన సంస్థ శాస్త్ర మిత్ర స్టడీ సర్కిల్. ఈ సభ్యులు ప్రతీ నెల సమావేశమై థాట్ ప్రవోకింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చారిత్రక, వైజ్ఞానిక, ధార్మిక క్షేత్ర పర్యటనకై శాస్త్రమిత్ర సభ్యులు కాకతీయ యూనివర్సిటీ నుంచి బయలుదేరి అమరావతిలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించి, ఆప్రాంతపు బుద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవడం, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన త్రికోటేశ్వరస్వామి కోటప్పకొండను సందర్శించడం, సముద్రతీర ప్రాంతంలో ప్రకృతి రమణీయమైన దృశ్యాలను వీక్షించినట్లు శాస్త్రమిత్ర స్టడీ సర్కిల్ అధ్యక్షుడు పరికిపండ్ల వేణు తెలిపారు.

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి


జిల్లా గ్రంథాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు

హనుమకొండ టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని హనుమకొండ జిల్లా గ్రంథాలయం ఎదుట నిరుద్యోగులు ప్లకార్డులతో బుధవారం నిరసన తెలిపారు. పది రోజులుగా హైదరాబాద్‌లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మొత్తం ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌కు మద్దతుగా నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫార్మసిస్టులపై నిర్లక్ష్యమేల!?

- ఉమ్మడి జిల్లాలో 70కి పైగా ఫార్మసిస్టు పోస్టులు ఖాళీ
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసిస్టుల కొరత
- ఉన్నవారిపైనే అధిక పనిభారం
- సక్రమంగా అమలుకాని చట్టం
- నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

7

సమ్మక్కసాగర్ బ్యారేజీ(ఫైల్)






సాగునీటి చిక్కులు 'సమ్మక్క' తీర్చేనా!?

- సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీకి చత్తీస్‌గడ్ సానుకూలతపై హర్షం
- కాళేశ్వరం, సమ్మక్క సాగర్ కింద ఎస్సారెస్పీ-2 రెండు లక్షల ఎకరాల ఆయకట్టు
- రెండు ప్రాజెక్టుల కింద ఒకే ఆయకట్టును చూపటంపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు
- ఎన్‌వోసీ వచ్చినా.. కొత్తగా 2లక్షల ఎకరాల ఆయకట్టు చూపిస్తేనే అనుమతులు
- కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవటంతో ఎస్సారెస్పీ-2కింద సాగునీటికి కొరత
- సీతారామ ప్రాజెక్టుకొత్త డిజైన్‌లో మహబూబాబాద్, డోర్నకల్‌కు దక్కని చోటు
- పాకాల నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలను మళ్లించాలంటున్న రైతులు
- సమ్మక్క నీళ్లు ఎస్సారెస్పీ-2 స్థిరీకరణ, పాకాల-బయ్యారం కొత్త ఆయకట్టుకా..?

■ ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్

సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) ఇవ్వడానికి చత్తీస్‌గడ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యుసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్‌కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది. దీంతో ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు అలైన్‌మెంట్ మార్పులతో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందే పరిస్థితి లేనందున, పాకాల వరకు వెళుతున్న గోదావరి జలాలను బయ్యారం వరకు మళ్లించి కొత్తగా సమ్మక్కసాగర్‌కు ఆయకట్టును సృష్టించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సమ్మక్క నీళ్లను పాకాల నుంచి బయ్యారం మళ్లిస్తే.. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవటంతో ఎస్సారెస్పీ-2 కింద రైతులకు సాగునీటి పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో సమ్మక్కసాగర్ నీటితో ఎస్సారెస్పీ-2 ఆయకట్టును స్థిరీకరించాలా? లేక పాకాల- బయ్యారం లింకులో కొత్త ఆయకట్టు సృష్టించాలానే సందిగ్ధం అధికారయంత్రాంగంలో నెలకొంది.



ఎస్సారెస్పీ-2పై అభ్యంతరాలు

దేవాదుల ఎత్తిపోతలను పెంచేందుకు ప్రభుత్వం 2018లో తుపాకులగూడెం వద్ద గోదావరిపై సమ్మక్కసాగర్‌ను నిర్మించింది. ఈ బ్యారేజీతో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం

(మిగతా 7లో..)

సీతారామ కష్టాలను సమ్మక్క తీర్చేనా..?

భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టింది. అయితే కిన్నెరసాని అభయారణ్యం కారణంగా అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇటీవల సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాలోని బీడు భూములకు గోదావరి నుంచి నీరందే పరిస్థితి లేదు. సీతారామ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసినప్పుడు టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారానే ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించే వీలుంది. ఎలాంటి చిక్కులు లేకుండా సమ్మక్క బ్యారేజీ నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం నుంచి రోళ్లపాడుకు నీరందించి, ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సమ్మక్క సాగర్ నీరు దేవాదుల ద్వారా రామప్ప వరకు చేరుతోంది. రామప్ప నుంచి వరంగల్ జిల్లా పాకాల సరస్సులోకి మళ్లిస్తున్నారు. పాకాల నుంచి మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువులోకి మళ్లించి, అక్కడి నుంచి ఇల్లందులోని రోళ్లపాడు రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను మళ్లిస్తే.. సీతారామ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల మంత్రి సీతక్క, ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కొత్తగా లక్ష ఎకరాలకు వరకు సాగునీరు అందించటంతో పాటు మరో లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

గాయత్రి అలంకారంలో భద్రకాళి

సింహ, గజ వాహనంపై ఊరేగిన ఉత్సవమూర్తి



గాయత్రి అలంకరణలో భద్రకాళి దేవి

వరంగల్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు బుధవారం ఉదయం 4 గంటలకు నిత్య పూజలతో చతుష్టానార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు నేతృత్వంలో అమ్మవారికి చతుష్టానార్చన, చంద్రగంట, దుర్గార్చన నిర్వహించారు. ఉదయం 11గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. సాయంత్రం గజ వాహనంపై ఊరేగింపుతో పాటు మైసాసుర మర్ధని దుర్గార్చన నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, భద్రకాళి గుట్టపై ఉన్న శివపార్వతుల విగ్రహం చుట్టూ చెట్లు చేమలు ఉండడం వల్ల విగ్రహం భక్తులకు కనిపించడం లేదు. ఈ విషయంలో ధర్మకర్తల వినతిపై అధికారులు చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవన్‌కుమార్‌రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కూరి మయూరి రామేశ్వర్‌రావు, తొనుపునూరి వీరన్న, పాలడుగుల ఆంజనేయులు, ఆలయ సిబ్బంది కూచన హరినాథ్ పాల్గొన్నారు.

సందడిగా బతుకమ్మ

- ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి
- జీడబ్ల్యూఎంసీ ఆవరణలో కోలాహలం



బల్దియా కార్యాలయంలో బతుకమ్మలతో మంత్రి, మేయర్, కమిషనర్



గిల్లగిరుక ఆడుతున్న మంత్రి, మేయర్

వరంగల్ కార్పొరేషన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో పలువురు మహిళా ప్రముఖులు ఆడిపాడారు. గౌరమ్మను భక్తిప్రపత్తులతో కొలిచారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను చేబూని సందడి చేశారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతిబింబం అని, బతుకమ్మ పండగ పాటలు, నృత్యాలతో మహిళలు పరవశిస్తారని అన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరుపుకుంటారని అన్నారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. రంగురంగుల పూలతో బతుకమ్మను చేసుకుని గౌరవించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం ఆటా పాటలతో బతుకమ్మల వద్ద సంప్రదాయ అడుగులు వేశారు. ఈ సంబరాల్లో మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి గిల్లగిరుక ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, బల్దియా మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం..

- పాల సహకార సంఘాలకు రూ.450 కోట్ల నిధులు
- జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఎస్‌జీఎం శ్రీధర్
- ముల్కనూర్ మహిళా డెయిరీలో రాష్ట్రస్థాయి సదస్సు



సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌జీఎం శ్రీధర్

భీమదేవరపల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీలో ఎన్‌డీడీబీ 60 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి సదస్సును ముల్కనూర్ మహిళా డెయిరీలో జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. 1966లో భారతదేశం ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేదన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి జాతీయ పాడి పరిశ్రమ సంస్థను ఏర్పాటు చేసి జాతీయ పాడిపరిశ్రమ సంస్థ చైర్మన్‌గా వీజే కురియన్‌ను నియమించారన్నారు. ఆయన పాల ఉత్పత్తిలో విప్లవం తీసుకురావడంతో నేడు ఇతర దేశాలకు పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. దేశంలోని ప్రైవేట్ పాల సంఘాల నుంచి పాల సహకార సంఘాలు తట్టుకునేలా పలు పథకాలను గతంలో తీసుకువచ్చిందన్నారు. పాల వినియోగదారుడికి నాణ్యమైన, స్వచ్ఛమైన పాలను అందజేసేందుకు దేశంలోని పాల సహకార సంఘాల ఆధునీకరణకు ఈ యేడు రూ.450కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నిధులతో పాల సహకార సంఘాల్లో ఆధునిక యంత్రాలు, మార్కెటింగ్, గడ్డి గింజలు, పశువులకు అవసరమైన వైద్య సేవలు, తదితర సేవలను అందించి మేలైన పాల దిగుబడులను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నెఫ్ కాబ్ జాతీయ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, తెలంగాణ పాడి పరిశ్రమ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుత్త అమిత్‌రెడ్డి, ముల్కనూర్ సహకార బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, దక్షిణ భారతదేశం ఎన్‌డీడీబీ ప్రతినిధి మేరీ జాకబ్, ముల్కనూర్ డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జిల్లా పశువైద్యాధికారి రాధాకృష్ణ, నాబార్డు ప్రతినిధులు, నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆక్సిజన్ అందక పసికందు మృతి

ఎంజీఎంలో కలకలం

వరంగల్ మెడికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఓ పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన మోక్షిత్ (రెండు నెలలు) సబ్బు నీళ్ల తాగి ఈ నెల 21న ఎంజీఎంకు చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మోక్షిత్ మృతి చెందాడు. కాగా, ఆక్సిజన్ అందక తమ కుమారుడు మృతి చెందారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ ఆటో మోడ్‌లో ఉన్నదని, వెంటిలేటర్‌పై 12మంది పిల్లలు ఉన్నారని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అందరూ పిల్లలు చనిపోయేవారని స్పష్టం చేశారు. కేవలం పుట్టుకతో వచ్చిన అవలక్షణాల మూలంగానే మోక్షిత్ మృతి చెంది ఉంటాడని స్పష్టం చేశారు.

పెన్షన్లు అందించడంలో పాలకులు విఫలం

- మానవత్వం లేని కేసీఆర్, రేవంత్‌రెడ్డి
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ



పరకాలలో పెన్షన్‌దారుల సన్నాహక సభలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

పరకాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పెన్షన్లను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. అర్హత కలిగిన పది లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. నేటికీ ఆ విషయంపై రాష్ట్రప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాల నాయకులు మాట్లాడటం లేదన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్‌లో వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల నియోజకవర్గ సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. హామీలను నేటి వరకు అమలు పర్చడం లేదని పేర్కొన్నారు. సీఎం పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తే, మాజీ సీఎం కేసీఆర్ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ పొందే వారు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే కావడం వల్ల ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం లేదన్నారు. వికలాంగులకు రూ.6వేలు, మిగతా పెన్షన్ దారులకు రూ.4వేలు పెంచి అందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నేత సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి సోమన్న, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు గద్దల సుకుమార్, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి రాజు, రవీందర్, రజనికుమార్, గౌస్‌పాషా, రాజుమొగిలి, చారి, రజిత, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన 'ఉదయం' షోరూం

ప్రాంతీయ, సంప్రదాయ దుస్తులకు నిలయం



సుబేదారిలో 'ఉదయం' షోరూమ్‌ను ప్రారంభిస్తున్న డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్య

హనుమకొండ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పురుషుల నిర్దిష్ట ప్రాంతీయ, సంప్రదాయ దుస్తులకు సంబంధించి దక్షిణ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటైన 'ఉదయం' హనుమకొండలో తన ప్రత్యేక షోరూంను ఏర్పాటు చేసింది. సుబేదారి రోడ్డులో ఏర్పాటైన ఈ షోరూంను బుధవారం ఉదయం లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320 ఎఫ్, సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, లయన్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్య లాంఛనంగా ప్రారంభించారు. హనుమకొండ రెడ్‌క్రాస్ చైర్మన్, ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పి.విజయ్‌చందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, ప్రాపర్టీ యజమాని వైట్ల జనార్ధన్ తొలి కొనుగోలు చేశారు. ఉదయం పూర్తిస్థాయి ఉత్పత్తులైన ధోతీలు, చొక్కాలు, వెడ్డింగ్ సెట్, మ్యాచింగ్ సెట్, నిర్దిష్ట ప్రాంతీయ సెట్, షర్టింగ్, సూటింగ్, పంచకచ్చమ్, చిన్నారుల ధోతీలు, చొక్కాలు, టవల్స్ లోదుస్తులు ఈ షోరూంలో అందుబాటులో వున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. సంప్రదాయం, సొగసు, సౌకర్యాన్ని మిళితం చేసిన అపూర్వమైన షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లు పొందవచ్చని తెలిపారు. నాణ్యత, సంప్రదాయం, నూతనత్వానికి సంబంధించిన నిబద్ధతతో వినియోగదారులకు నిర్దిష్ట ప్రాంతీయ, సహజమైన దుస్తులను అందించాలనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు.

పశు వైద్యశాలల్లో మందులు అందుబాటు

- జిల్లా పశు వైద్యాధికారి రాధాకృష్ణ

భీమదేవరపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పశు వైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశువైద్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. బుధవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 56 పశు వైద్యశాలలకు మందులు అందజేశామన్నారు. జిల్లాలో 5.77 లక్షల గొర్లు, మేకలు, 1.57 లక్షలు పాడి పశువులు, ఇతర పశువులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. వాటికి సంబంధించిన టీకాలను అందుబాటులో ఉంచామన్నారు. పశువులకు గాలి కుంటువ్యాధి, పీపీఆర్, బ్లూటంగ్ వ్యాధులు వస్తాయని, వాటికి సంబంధించిన టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి ఏడీ రవిబాబు, డాక్టర్లు ఎస్సీరెడ్డి, మాలతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న డాక్టర్ రాధాకృష్ణ


వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న డాక్టర్ విజయ్‌కుమార్

మెరుగైన వైద్య సేవలందించాలి

డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయ్‌కుమార్

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయ్‌కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని విజయ్‌కుమార్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ఇష్తికార అహ్మద్ తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విష జ్వరాల బాధితుల వివరాలతో పాటు టీబీ, లెప్రసీ, ఎన్సీడీ, ఏఎంసీ, ఎంసీహెచ్ వంటి సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఆర్.మహేంద్ర, హెచ్ఈవో అశోక్‌బాబు, హెల్త్ సూపర్‌వైజర్లు పి.శ్రీకాంత్, భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం పి.వనిత, హెల్త్ అసిస్టెంట్స్ ఎస్.సురేందర్, కె.వెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్ డి.కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

శాయంపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇల్లు అమ్ముతామని డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురిలో ఒకరు రిమాండ్‌లో ఉండగా పరారీలో ఉన్న ఇద్దరిలో మరొకరిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. ఎస్సై జక్కుల పరమేశ్వర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీదేవి-సదానందం దంపతుల కుమారుడు సదాశివుడికి చెందిన శాయంపేటలో ఉన్న ఇళ్లు రూ.41.25 లక్షలకు అమ్ముతామని నమ్మించి, అదే గ్రామానికి చెందిన బాల్నె తిలక్‌బాబు దగ్గర రూ.15 లక్షలు అడ్వాన్స్ తీసుకుని, రిజిస్ట్రేషన్ చేయకుండా, అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. ఈ నేపథ్యంలో తిలక్‌బాబు భార్య కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల శ్రీదేవిని రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఇద్దరిలో సదాశివుడిని హైదరాబాద్‌లో పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇదే నిందితులు మండల కేంద్రానికి చెందిన పురాణం రాజేందర్‌ను ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించి మోసం చేసిన ఘటనలోనూ చీటింగ్ కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.

ఆర్థిక నేరాలపై అప్రమత్తంగా ఉండాలి



కార్యక్రమంలో మాట్లాడుతున్న క్రాంతికుమార్

శాయంపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పెరిగిన సాంకేతికత ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని విడ్స్ కౌన్సెలర్ మారపెల్లి క్రాంతికుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో ఎస్బీఐ సహకారంతో వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక, సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై క్రాంతికుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, విడ్స్ కౌన్సెలర్ విజయ్ కుమార్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు ఘన స్వాగతం


పరకాలలో ప్రీతమ్‌కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు

పరకాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి పర్యటనకు వెళ్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్‌కు పరకాలలోని అంబేద్కర్ సెంటర్‌లో బుధవారం కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమౌళి, సోదా రామకృష్ణ, కొయ్యడ శ్రీనివాస్, పేరుమాండ్ల రామకృష్ణ, మహేందర్, రమేశ్, బొచ్చు అనంతరావు, మడికొండ సంపత్, ఏకు రాజు, నల్లెల్ల అనిల్, సాంబయ్య, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, శ్రీధర్, రవికుమార్, చెంగల్‌రావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తహసీల్దార్‌కు సన్మానం

శాయంపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆర్.ప్రవీణ్ కుమార్‌ను బహుజన సంక్షేమ సంఘం, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు బుధవారం తహసీల్దార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారపెల్లి క్రాంతికుమార్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్, ఉపాధ్యక్షుడు విజయ్, మండల అధ్యక్షుడు సుధాకర్, బీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల సేవలు అభినందనీయం

» పరకాల ఏసీపీ జి.సతీష్‌బాబు
» దామెరలో వలంటీర్లు శ్రమదానం



మాట్లాడుతున్న ఏసీపీ సతీష్‌బాబు, చిత్రంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రమదానం చేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల సేవలు అభినందనీయమని పరకాల ఏసీపీ జి.సతీష్‌బాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో హనుమకొండలోని వృత్తి విద్యా జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ఐదోరోజూ కొనసాగింది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, పీహెచ్‌సీ, దామెర జీపీ కార్యాలయం పరిసర ప్రాంతాలను ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ జి.సతీష్‌బాబు, పరకాల రూరల్ సీఐ పి.రంజిత్‌రావు, దామెర ఎస్సై కొంక అశోక్‌లు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ కోర్స్ లెక్చరర్ మేకల విష్ణుకాంత్, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్ మోరె ప్రసంగించారు. తర్వాత ఎన్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, వేడుకలను జరిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్లు ఆర్.ప్రవీణ్‌కుమార్, ఎస్.శ్రీనివాస్, ఉపాధ్యాయులు దామెర రాజేందర్, అధ్యాపకులు పి.విజయ్‌కుమార్, పోషిని మహేందర్, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.

పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..

పరకాల : పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధికి అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.సంపత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గన్నారు.

గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

- జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి


సమావేశంలో మాట్లాడుతున్న జయంతి

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సంక్షేమ శాఖ జిల్లా అధికారి జె.జయంతి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో పోషణ్ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణులకు సీమంతం జరిపించారు. ఎనిమియా వ్యాధితో బాధపడుతున్న కిశోర బాలికలతో పాటు గర్భిణులు, బాలింతలకు డాక్టర్లు ఆర్.మహేంద్ర, కవిత వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సీడీపీవో స్వాతి, తహసీల్దార్ ఎం.జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఏపీవో పి.శారద, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, సూపర్‌వైజర్ పద్మావతి, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలి

ఎంఈవో ఎల్.రాజేష్‌కుమార్

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఎంఈవో ఎల్.రాజేష్‌కుమార్ ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన అండర్-14 విభాగంలో కబడ్డీ పోటీల్లో దామెర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.పవన్, డి.సంయుక్త, ఎ.అఖిల, ఎస్.ఈశ్వరి, ఎస్.వైష్ణవి రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యే కార్యక్రమంలో ఎంఈవో రాజేష్‌కుమార్, ఎస్‌జీఎఫ్ఐ సెక్రటరీ (ఫిజికల్ డైరెక్టర్)దేవేందర్ విద్యార్థులను అభినందించారు. ఈ విద్యార్థులు నిజామాబాద్ జిల్లా ముప్కల్‌లో జరుగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు.

రాయపర్తిలో ప్రత్యేక వైద్య సేవలు

నడికూడ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయపర్తి పీహెచ్‌సీలో 'స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్'లో భాగంగా మెటర్నిటీ హాస్పిటల్, ఎంజీఎం వైద్య నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం చిన్న పిల్లలు, మహిళలకు వైద్య పరీక్షలు చేశారు. మహిళా ఆరోగ్య సంరక్షణ, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వైద్య పరీక్షలు, జీవన శైలి గురించి డాక్టర్ శివకృష్ణ వివరించారు. నేడు (గురువారం) గైనిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్ సేవలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక వైద్యాధికారి అనూహ్య తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

నానో యూరియా వాడాలి


ఫ్లెక్సీని ఆవిష్కరిస్తున్న వ్యవసాయాధికారులు, రైతులు

పరకాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నానో యూరియాను పంటలకు వాడుకోవాలని పరకాల వ్యవసాయ సంచాలకులు కె.జగదీశ్వర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం పరకాలలోని రైతు వేదికలో నానో యూరియాపై రూపొందించిన అవగాహన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఎరువుల డీలర్లు లక్ష్మణ్, శివాజీ, శ్రీమన్నారాయణ, రైతులు పాల్గొన్నారు.

సభకు తరలిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పింఛన్ పెంచాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పరకాలలో బుధవారం మహాసభ ఏర్పాటు చేశారు. పరకాలలోని మయూరి గార్డెన్‌లో నిర్వహించిన సభకు దామెర మండలంలోని ఆయా గ్రామాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులతో పాటు దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఆసరా పెన్షన్ దారులు పెద్ద సంఖ్యలో బయలు దేరి వెళ్లారు. ఇందులో వేల్పుల శ్రీనివాస్, కొడకండ్ల శ్రీనివాస్, నల్ల రజిత, దామెర రమేష్, కె. కొమురయ్య, వేల్పుల ప్రశాంత్, మెరుగు భిక్షపతి, పోషక సమ్మక్క, కొమురక్క, లింగమూర్తి తదితరులు మహాసభకు వెళ్లిన వారిలో ఉన్నారు.



పరకాల మహాసభకు వెళ్తున్న ఎమ్మార్పీఎస్ శ్రేణులు

డ్రెయినేజీ, సీసీ రోడ్లు నిర్మించాలి

ఐనవోలు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం గ్రామంలో డ్రెయినేజీ కాలువలు.. సీసీ రోడ్లు నిర్మించాలని సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య డిమాండ్ చేశారు. సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణం సమయంలో డ్రెయినేజీ నిర్మించనందున వర్షం నీరు బయటికి వెళ్లకుండా నిరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సీసీ రోడ్లు లేక నడువలేని దుస్థితి నెలకొందన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యులు కె. నారాయణరెడ్డి, దీకొండ ఉప్పలయ్య, బొమ్మకంటి యాకయ్య, నారాయణ, పద్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.


బురద రోడ్డు వద్ద నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

దండేపల్లిలో చెస్ పోటీలు

ఎల్కతుర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దండేపల్లి గ్రామంలోని సాంబశివ కేశవాలయంలో బుధవారం చెస్ నెట్ వర్క్, దండేపల్లి చెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. హనుమకొండ సీనియర్ అడ్వకేట్ యజ్ఞేశ్వర్, భూపాలపల్లి డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు వెనిశెట్టి రాజన్న, బత్తిని గణేష్, నాయినేని అనిల్‌రావు, అలుగోజు బాలు, వెనిశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు.

ధర్మసాగర్ సీఐగా శ్రీధర్‌రావు బాధ్యతలు స్వీకరణ


బాధ్యతలు స్వీకరిస్తున్న సీఐ శ్రీధర్‌రావు

ధర్మసాగర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్ర పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా శ్రీధర్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ ప్రవీణ్ కుమార్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీధర్‌రావు విధుల్లో చేరారు. సీఐ శ్రీధర్‌రావు గతంలో ఇక్కడ ఆరు నెలల పాటు విధులు నిర్వహించి వేరో చోటికి బదిలీ అయి తిరిగి ఇదే పీఎస్‌కు రావడం విశేషం. ఎస్సైలు జానీ పాషా, తిరుపతి మొక్కను అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

'దసరా కానుక ఇవ్వాలి'

హసన్‌పర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళలకు బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో దొమ్మాటి ప్రవీణ్‌కుమార్, కౌసల్య, రమ, అక్షయ తదితరులు పాల్గొన్నారు.

వరిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి

వ్యవసాయ విస్తరణాధికారి రామకృష్ణ

దామెర, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వరిలో యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ విస్తరణాధికారి వి.రామకృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని కోగిల్వాయి గ్రామంలో పొలాలను రైతులతో కలిసి వ్యవసాయ విస్తరణాధికారి వి.రామకృష్ణ సందర్శించారు. వరి పంటలో ప్రస్తుతం ఉల్లికోడు సమస్య ఉధృతి ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. నారుమడిలో మొలకెత్తిన 10-15 రోజుల్లో ఒక సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు పలుచగా నారుకు నీరు పెట్టి చల్లి ఆ మడిలోనే ఇంకేలా చేయాలని సూచించారు. అలాగే వరి సాగు చేస్తున్న రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాలని తెలిపారు. ఇందులో రైతులు భరత్, గుండా పాపయ్య తదితరులు ఉన్నారు.

బతుకమ్మ ఆడిపాడిన రెవెన్యూ ఉద్యోగినులు

ధర్మసాగర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగినులు బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధులు ముగిసిన అనంతరం కార్యాలయం ఆవరణలో డీజే పాటలతో ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ స్పందన, ఏఆర్ఐ అనిత, కల్పన, సాగరిక, డీలర్లు పుష్ప, విమల, చిన్నారులు పాల్గొన్నారు.


తహసీల్దార్ కార్యాలయం వద్ద బతుకమ్మ ఆడుతున్న ఉద్యోగినులు

కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు

అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఆత్మకూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అమ్మవారి అనుగ్రహంతో చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుందని ఆత్మకూరు సొసైటీ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోచమ్మ సెంటర్ వద్ద చంద్రగంట అలంకరణలోని అమ్మవారికి రవీందర్ గౌడ్, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ డైరెక్టరు కాడబోయిన రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పైరాల సుగ్రీవ్, రాసమల్ల రామకృష్ణ, ఉప్పుల సురేష్, ఉప్పుల దేవేందర్, బూర సాయిమాధవ్, పైండ్ల సంతోష్, పైనాల భారతమ్మ, భక్తులు పాల్గొన్నారు.

గాయత్రిదేవి అలంకరణలో అమ్మవారు

పరకాల: పరకాల పట్టణంలోని కనకదుర్గమ్మ, మదన పోచమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం గాయత్రిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు మణిదీప్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ దాత మార్క శశికళ, సత్యనారాయణ గౌడ్ (శారద స్కూల్) చేశారు. కార్యక్రమంలో పరకాల మునిసిపల్ కమిషనర్ సుష్మ, ఎస్సై విఠల్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెసరు విజయచందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్, సారంగపాణి, మేఘనాథ్, రంజిత్, వీరేష్‌రావు, శివప్రసాద్, శంతన్‌రెడ్డి, రాకేశ్, సాయి, రాజేంద్రప్రసాద్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి సన్నిధిలో బీజేపీ నాయకులు

దేవి శరన్నవరాత్రోత్సవాల్లో బుధవారం బీజేపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు బెజ్జంకి పూర్ణాచారి, వాణిశ్రీ దంపతుల ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘం నిర్వహించిన ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఎడ్ల అశోక్‌రెడ్డి, ఆర్పీ జయంత్‌లాల్, ముత్యాల శ్రీనివాస్‌గౌడ్, శ్రీరామ్‌రెడ్డి, భద్రయ్య, భిక్షపతి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్ర ఘంట అలంకరణలో అమ్మవారు

ఐనవోలు : దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబికా దేవి ఆలయంలో అమ్మవారు చంద్ర ఘంట అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కమ్మగొని ప్రభాకర్‌గౌడ్, ధర్మకర్తలు, ఈవో కందుల సుధాకర్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పి. రవీందర్, ముఖ్య అర్చకులు పి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తంశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, పి. నరేష్‌శర్మ, ఉప్పల శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.


కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో గాయత్రిదేవిగా అమ్మవారు

గాయత్రిదేవి అలంకరణలో అమ్మవారు

భీమదేవరపల్లి : మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రకాళి అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో ఆలయ ఈవో కిషన్‌రావు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు రాజయ్య, ముఖ్య అర్చకులు రాంబాబు, శ్రీకాంత్, అర్చకులు సందీప్, శ్రావణ్, శరత్‌చంద్ర, శివకుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.